సాక్షి
యాదాద్రి భువనగిరి
బుధవారం । 4 । డిసెంబర్ । 2024



నిరాశ ఉన్న మాట వాస్తవమే
హామీలన్నీ అమలు కాకపోవడంతో ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్న మాట వాస్తవమేనని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
- 8లో



సమస్యలు పరిష్కరించకుండా..
హామీలు అమలు చేయకుండా ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం అన్నారు.
-8లో



వెల్ఫేర్ కమిషన్ ఏర్పాటు చేయాలి
భూ నిర్వాసితుల కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు.
- 8లో

● విజయోత్సవ ర్యాలీ



ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్టలో మంగళవారం నిర్వహించిన 2కే రన్‌లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఐలయ్య, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి తదితరులు - యాదగిరిగుట్ట

● అమరుడికి నివాళి



శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా మంగళవారం భువనగిరిలో అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి - భువనగిరి టౌన్

● మీరూ ముందుండాలి



ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో నిర్వహించిన రన్నింగ్ పోటీలో పాల్గొన్న దివ్యాంగ విద్యార్థులు - మోత్కూరు

న్యూస్‌రీల్

రూ.143.32 కోట్లతో 18 చెక్‌డ్యామ్‌లు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.143.32 కోట్లతో 18 చెక్ డ్యామ్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు పాలనపరమైన అనుమతులను మంజూరు చేసింది. సూర్యాపేట, తుంగతుర్తి, దేవరకొండ నియోజకవర్గాల్లో వీటిని నిర్మించనుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు (జీఓ 328) జారీచేశారు. సూర్యాపేట జిల్లా సీతా పరిధిలో సదర్శాపూర్, ధర్మారం, చిన్నపడిశాల, అనంతారం, తాటిపాముల, వర్ధమాన్‌కోట, ఝెండ్లపల్లి, కె.టి.అన్నారం, కాసరబాద, గుండ్లసింగారం బాట ముక్కులుదేవలపల్లి, గొస్తండా బాట ముక్కుడుదేవలపల్లి, నల్లగొండ జిల్లా సీతా పరిధిలో మాధాపూర్, పాల్కంపల్లి, ఉమ్మాపూర్, ఏపూర్, నాగరిగడ్డ, గట్టుకిందితండా, పర్వేల్ ప్రాంతాల్లో ఈ చెక్ డ్యామ్‌లను నిర్మించనుంది.

7 నుంచి సీఎం కప్ క్రీడాపోటీలు

భువనగిరి: జిల్లాలో ఈ నెల 7వ తేదీ నుంచి సీఎం కప్ – 2024 క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7, 8వ తేదీల్లో గ్రామ స్థాయి, 10 నుంచి 12వ తేదీ వరకు మండల స్థాయి, 16 నుంచి 21వ తేదీ వరకు జిల్లా స్థాయి, 27 నుంచి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆన్‌లైన్‌లోగాని మొబైల్ యాప్‌లో గాని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

జిల్లాకు మరో రెండు 108 అంబులెన్స్ వాహనాలు

ఆత్మకూరు(ఎం): జిల్లాలో ప్రస్తుతం ఉన్న పది 108 అంబులెన్స్ వాహనాలకు అదనంగా మరో రెండు వాహనాలు కేటాయించినట్లు 108 జిల్లా కోఆర్డినేటర్ మహేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు(ఎం), భూదాన్‌పోచంపల్లి మండలాలకు ఈ వాహనాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. త్వరలో మండలాలకు పంపించనున్నట్లు తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

భువనగిరి: ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరాల ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,171 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించగా 995 మంది కార్మికులకు చికిత్స అందించామని, 10 మంది కార్మికులను మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు డీఎంహెచ్‌ఓ మనోహర్ తెలిపారు.

హనుమంతుడికి ఆకుపూజ

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి.

నేడు శ్రీసుదర్శన నారసింహ హోమం

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాల సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించనున్నట్లు ఈఓ భాస్కర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, లోక కల్యాణార్థం హోమం జరిపిస్తున్నామని, భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సాగుతున్న.. ఎల్‌ఆర్‌ఎస్

పట్టించుకోని అధికారులు.. సమాచారం లేని ప్రజలు

- ఉమ్మడి జిల్లాలో నత్తనడకన సాగుతున్న ప్రక్రియ
- వచ్చిన దరఖాస్తులు దాదాపు 2.5 లక్షలు
- పరిశీలనకు నోచుకోనివి లక్షన్నరకు పైగానే..
- ఆదాయం వస్తున్నా నిర్లక్ష్యం వీడని యంత్రాంగం



సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉండగా, నాగార్జునసాగర్ మినహా మిగతా మున్సిపాలిటీల పరిధిలో భారీగా దరఖాస్తులు వచ్చినా వాటిని పరిష్కరించడంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దరఖాస్తుదారులకు నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు చేపట్టడంతో యంత్రాంగం విఫలమవుతోంది. ఆగస్టు నెలలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొదలైనా మున్సిపాలిటీల్లో ఇంతవరకు 8.18 శాతం మాత్రమే క్రమబద్ధీకరించడం గమనార్హం.

భారీగా దరఖాస్తులు

అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం 2020 ఆగస్టులో ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకొచ్చింది. దీనికి ఉమ్మడి జిల్లాలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నాగార్జునసాగర్ మినహా మిగతా 18 మున్సిపాలిటీల్లో రూ.1000 చొప్పున ఫీజు చెల్లించి 1,90,475మంది రూ.19.04 కోట్లు, మండల కేంద్రాలు, గ్రామాల్లో 57,554 మంది రూ.5.75 కోట్లు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో తలెత్తిన న్యాయ వివాదాల కారణంగా దరఖాస్తుల పరిశీలన పెండింగ్‌లో పడింది. తాజాగా ప్రభుత్వం ఆగస్టు నెలలో రెగ్యులరైజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తులను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్న వాటిని క్రమబద్ధీకరించడంలో ఆలస్యం తప్పడం లేదు.

పరిశీలనలో యంత్రాంగం విఫలం

నాలుగేళ్ల కిందట దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ సకాలంలో అప్‌లోడ్ చేయలేదు. ప్రస్తుతం వారంతా ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్ ద్వారా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వాటిని కూడా పరిశీలించి తగిన చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం అవుతున్నారు.

ప్రాసెస్ చేసింది.. మూడింట ఒకటో వంతే..

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో 1,90,475 మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో కేవలం మూడో వంతు (60,205) దరఖాస్తులను మాత్రమే అధికారులు ఇప్పటివరకు ప్రాసెస్ చేయగలిగారు. వాటిల్లో 3,513 దరఖాస్తులను తిరస్కరించిన అధికారులు సరైన డాక్యుమెంట్స్ లేవని 14,854 దరఖాస్తులను పక్కన పెట్టారు. కేవలం 15,557 మంది దరఖాస్తులను మాత్రమే పూర్తిస్థాయిలో పరిశీలించి క్రమబద్ధీకరణకు ఓకే చెప్పారు. మిగతా దరఖాస్తులన్నీ వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉండిపోయాయి.

మున్సిపాలిటీల వారీగా వివరాలు ఇలా..

మున్సిపాలిటీ	దరఖాస్తులు	పరిశీలన	తిరస్కరణ	పక్కన పెట్టినవి	క్రమబద్ధీకరించినవి
భువనగిరి	14682	4377	7	56	927
మోత్కూర్	3650	2421	6	266	2149
పోచంపల్లి	6976	1320	32	435	767
చౌటుప్పల్	16251	427	55	581	6
యాదగిరిగుట్ట	7321	7321	202	5519	1167
ఆలేరు	5122	709	233	249	227

అన్ని మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి

జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీ పరిధిలో వచ్చిన దరఖాస్తులతో పోల్చితే క్రమబద్ధీకరించిన వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆరు మున్సిపాలిటీల్లో క్రమబద్ధీకరించిన వాటి సంఖ్య రెండంకెలకు కూడా చేరలేదు. 9 మున్సిపాలిటీల్లో క్రమబద్ధీకరించిన వాటి సంఖ్య వందల్లో ఉండగా, కేవలం మూడు మున్సిపాలిటీల్లో మాత్రమే వాటి సంఖ్య వేలల్లో ఉంది.

ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తాం

● ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి

భువనగిరిటౌన్: ప్రభుత్వం దివ్యాంగులకు హక్కులు కల్పించడంతో పాటు సమాజంలో వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం జరుగుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివ్యాంగులకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, హియరింగ్ మిషన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచినట్లు చెప్పారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా త్వరలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక సోమవారం కేటాయిస్తామన్నారు. దివ్యాంగుల కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంప్‌లు కట్టించినట్లు తెలిపారు. దివ్యాంగులకు ఉపాధి హామీ పథకం కింద వారి సామర్థ్యాన్ని బట్టి జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలో జిల్లాలో కృత్రిమ అవయవాల కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాగా.. దివ్యాంగులకు గత నెల 23న ఆటల పోటీలు నిర్వహించగా.. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం దివ్యాంగ కమిటీ మెంబర్లను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, బీసీ వెల్ఫేర్ అధికారి యాదయ్య, సీడీపీఓలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.



విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు

విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దు

● కలెక్టర్ హనుమంతరావు

భువనగిరి: భువనగిరి పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను మంగళవారం కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల భవనం, తరగతి గదులు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సరిపడా తరగతి గదులు లేకుంటే అదనంగా మరో భవనం అద్దెకు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తరగతి గదులు ఉండాలని, వారికి ఇబ్బందులు రానీయొద్దన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ స్వరాజ్యలక్ష్మి సిబ్బంది ఉన్నారు.



కళాశాలను పరిశీలిస్తున్న కలెక్టర్ హనుమంతరావు

ప్రజాపాలన కాదు విధ్వంస పాలన

● బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

భువనగిరి: రాష్ట్రంలో ప్రజాపాలన కాదని.. విధ్వంస పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. మంగళవారం భువనగిరిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తోందని, ఏం చేశారని విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ హామీని అమలు చేయకపోవడంతో పాటు భువనగిరికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తీసుకురాలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలు మార్గం మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బైకు ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం చార్జిషీటు పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్‌గుప్తా, అశోక్‌గౌడ్, పట్టణ కమిటీ అధ్యక్షుడు బలరాం, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.



చార్జిషీట్ విడుదల చేస్తున్న బీజేపీ నాయకులు

డీసీసీబీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

రాజాపేట: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కోరారు. రాజా పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా సహకార కేంద్ర బ్రాంచ్‌ను మంగళవారం డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఏసీరెడ్డి దయాకర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. పంట రుణాలే కాకుండా గోల్డ్‌లోన్, యంత్ర పనిముట్లు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం కోసం రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. అనంతరం భవిత, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గొంగిడి మహేందర్‌రెడ్డి, డీసీసీబీ జీఎం రవికాంత్ రెడ్డి, డీజీఎం కురువానాయక్, ఏజీఎం ఉదయ్, మేనేజర్లు ఎండీ షరీఫ్, శ్రీధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

నాణ్యమైన భోజనం అందించాలి

● అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి

సంస్థాన్ నారాయణపురం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురంలోని కస్తూర్బా గాంధీ గిరిజన గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారితో పాఠాలు చదివించి, ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అదే విధంగా వంట గది స్టోర్ రూంను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డు గదిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ తదితరులున్నారు.



నారాయణపురంలోని కసూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి

జీవనోపాధికి దెబ్బ

- ఓవైపు ఎండిన చెరువులు, మరోవైపు పూర్తిస్థాయిలో అమలు కాని చేపపిల్లల పంపిణీ
- మత్స్యకారులను వెంటాడుతున్న సమస్యలు
- వృత్తికి దూరమవుతున్న కార్మికులు



ఇతని పేరు మేడబోయిన నరేష్. ఆత్మకూరు(ఎం) మండలంలోని తుక్కాపురం గ్రామం. ఈయనకు ఇద్దరు కుమారులు. చేపల వేటతో వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. గ్రామంలోని చెరువులు, కుంటలు ఎండిపోవడంతో వృత్తికి దూరమయ్యాడు. కుటుంబ పోషణ భారం కావడంతో గ్రామంలోనే కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు.

ఆత్మకూరు(ఎం): ఓ వైపు ఎండిన చెరువులు, మరోవైపు నాణ్యతలేని చేపపిల్లల పంపిణీతో మత్స్యకారుల జీవనం అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో 188 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. వీటి కింద సుమారు 10వేల మంది మత్స్యకారులు ఉన్నారు. తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆత్మకూరు(ఎం), మోటకొండూరు, మోత్కూరు మండలాల్లో మత్స్యకారులు అధికంగా ఉన్నారు. జీవనోపాధి లేక ప్రస్తుతం వీరిలో కొందరు ఖమ్మం, హైదరాబాద్, చెన్నై ప్రాంతాలకు వలస వెళ్తుండగా.. మరికొందరు ఇతర పనులకు వెళ్తున్నారు.



కాపురాయిపల్లి చెరువులో చేపపిల్లలను కాపాడుకునేందుకు బోరు ద్వారా పెడుతున్న నీరు



ఆత్మకూర్(ఎం) మండలంలోని తుక్కాపురం గ్రామంలో ఎండిపోయిన చెరువు

ఎండిపోయిన చెరువులు, కుంటలు

జిల్లాలో సుమారు 800లకు పైగా చెరువులు, 1500 వరకు కుంటలు ఉంటాయి. వర్షాలు సరిగ్గా పడకపోవడంతో చాలా వరకు చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. సాగునీటి వనరులు ఉన్న వలిగొండ, భూదాన్‌పోచంపల్లి గల మండలాలు మినహా ఇతర మండలాలకు అంతగా నీటి వనరులు లేవు. ఫలితంగా చేపల పెంపకం లేకపోవడంతో మత్స్యకార్మికులు జీవనోపాధికి దూరంగా ఉన్నారు.

దళారులకు భోజ్యంగా మారిన పథకం

మత్స్యకార్మికులకు జీవనోపాధి కల్పించి, వారిని ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రవేశపెట్టిన చేప పిల్లల పంపిణీ పథకం దళారులకు భోజ్యంగా మారింది. నాణ్యత లేని చేపపిల్లలు వేయడం వల్ల ఉపాధి పూర్తిగా దెబ్బతింటోందని మత్స్యకార్మికులు వాపోతున్నారు. జిల్లాలో గత ప్రభుత్వం 2.76కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయగా, ఈ సారి 70 లక్షల చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేశారు. ఆత్మకూరు (ఎం), భూదాన్ పోచంపల్లి, వలిగొండ, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట మండలాల్లో మండలానికి ఒకటి రెండు గ్రామాల్లోని చెరువుల్లో మాత్రమే చేప పిల్లలను పంపిణీ చేశారు. ఇంకా ఆలేరు, రాజాపేట, గుండాల తదితర మండలాల్లో పూర్తి స్థాయిలో చేప పిల్లలను పంపిణీ చేయలేదు.

వలస పోయారు



గ్రామంలోని చెరువులు, కుంటలు ఎండిపోయాయి. గ్రామంలో సుమారు 64 మత్స్యకారుల కుటుంబాల వరకు ఉంటాయి. చేపలు పట్టే వృత్తి లేకపోవడంతో 30 కుటుంబాల వరకు వలసలు పోయారు.

– మేడబోయిన యాదగిరి, తుక్కాపురం

చెరువులు నింపాలి



మత్స్యకార్మికుల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. చేపలు పట్టే వృత్తి లేకుండా పోతోంది. వర్షాలు పడక పోవడంతో చెరువులు ఎండిపోతున్నాయి. దీంతో ఉపాధి దెబ్బతింటుంది. సాగునీటి వనరులను కల్పించి చెరువులు నింపాలి.

– ఎద్దు వెంకటేశ్వర్లు, మత్స్యపారిశ్రామిక సంఘం మండల అధ్యక్షుడు

సొసైటీలకు నిధులు అందించాలి



టెండర్ దక్కించుకున్న దళారులు నాణ్యమైన చేప పిల్లలు పంపిణీ చేయడం లేదు. దీంతో మత్స్య కార్మికుల ఉపాధిపై దెబ్బపడుతుంది. సొసైటీలకు నిధులు అందించాలి. అదేవిధంగా సాగునీటి ద్వారా చెరువులు, కుంటలు నింపాలి.

– కొలువుల హరినాథ్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు

నిధులు లేకపోవడంతోనే చేపపిల్లల పంపిణీ ఆలస్యం

గత సంవత్సరం జిల్లాలో 2కోట్ల 76లక్షల చేపపిల్లలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సారి నిధులు లేకపోవడంతో కేవలం 70లక్షల చేపపిల్లలు మాత్రమే పంపిణీ చేశాం. త్వరలోనే పూర్తి స్థాయిలో చేపపిల్లలను పంపిణీ చేస్తాం.

– రాజారాం, జిల్లా మత్స్యపారిశ్రామిక అభివృద్ధి సంస్థ అధికారి

క్లుప్తంగా

గ్రామపంచాయతీ ట్రాక్టర్ చోరీ

వేములపల్లి : గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఇంజన్ చోరీ అయిన సంఘటన వేములపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. వేములపల్లి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను సిబ్బంది కార్యాలయం ఎదుట రాత్రి వేళ ఉంచి వెళ్లారు. ఉదయం ట్రాక్టర్ కోసం సిబ్బంది వెళ్లగా కనిపించకపోవడంతో వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామపంచాయతీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బాలిక అదృశ్యం

చౌటుప్పల్ : బాలిక అదృశ్యమైన ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన బొట్టు బత్తుల రవి-మాధవి స్థానిక మణికంఠ కాలనీలో నివాసం ఉంటూ స్థానికంగా ఉన్న చౌటుప్పల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో దుస్తుల దుకాణం నడుపుతున్నారు. వీరికి హాసిని (17)కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆమె ముంబాయిలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. గత నెల 27న ముంబాయి నుంచి హాసిని చౌటుప్పల్‌కు వచ్చింది. రోజువారిగానే తల్లిదండ్రులు సోమవారం ఉదయం దుకాణానికి వెళ్లారు. కుమార్తె ఇంటి వద్దనే ఉంది. రాత్రి దుకాణం మూసివేసి ఇంటికి చేరుకునేసరికి కుమార్తె ఇంట్లో కనిపించలేదు. స్థానికంగా వెతికినా ఆచూకి లభ్యం కాలేదు. ఈ మేరకు తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ కేంద్రానికి చెందిన చింతకింది మణిరాం అనే బాలుడిని అనుమానిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

రేషన్ బియ్యం పట్టివేత

నేరేడుచర్ల : పట్టణంలోని రామాపురంలో గల ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉన్న ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్‌నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు రామాపురంలోని వీరమల్ల శ్రీనివాస్ నివాసంలో అక్రమంగా నిల్వ ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నకిలీ బంగారంతో మోసం

భువనగిరిటౌన్ : నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా నమ్మించి ఓ దుకాణదారుడిని మోసం చేసిన సంఘటన భువనగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి గంజ్ మార్కెట్లో చంద్రప్రకాష్ చౌదరి ఆదివారం తన బంగారం దుకాణంలో ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి తమ దగ్గర నాలుగు తులాల బంగారం పాత గొలుసు ఉందని.. దానిస్థానంలో కొత్త బంగారం కావాలని నమ్మబలికారు. ఆ గొలుసును ప్రాథమికంగా పరీక్షించిన చంద్రప్రకాష్ చౌదరి.. అసలు బంగారంగా నమ్మి మూడున్నర తులాల కొత్త బంగారం ఇచ్చాడు. సోమవారం ఆ గొలుసును పూర్తిగా కరిగించగా కాపర్ అని తేలడంతో మోసపోయినట్లు గ్రహించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సూర్యాపేట టౌన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేటలో మంగళవారం జరిగింది. వివరాలు.. సువెన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బానోత్ బాబునాయక్ (50) ఫ్యాక్టరీలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఐ గోదాం వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాబునాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వెల్ఫేర్ కమిషన్ ఏర్పాటు చేయాలి

- మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్



మాట్లాడుతున్న మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్

చౌటుప్పల్ : రాష్ట్రంలో భూ నిర్వాసితుల కోసం ప్రత్యేకంగా భూ నిర్వాసితుల వెల్ఫేర్ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పేరిట అడ్డగోలుగా భూములను లాక్కుంటున్న ప్రభుత్వానికి నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు మనసు రావడంలేదని విమర్శించారు. అధికారం ఉందనే అహంకారంతో అడ్డగోలుగా వ్యవహరించి రైతులు, పేదల వద్ద భూములు లాక్కోవడం సరికాదన్నారు. ట్రిపుల్‌ఆర్ భూ నిర్వాసితులకు బీజేపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు అండగా ఉండాల్సిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా డమ్మీలుగా మారారని ఎద్దేవా చేశారు. ఓఆర్ఆర్‌కు ట్రిపుల్‌ఆర్‌కు మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉండాలనే నిబంధన అమలు చేయాల్సిందేనని అన్నారు. ఆ ప్రకారంగా అలైన్‌మెంట్ మార్చాల్సిందేనన్నారు. చౌటుప్పల్‌లో రెండు ఫార్మా కంపెనీల ప్రయోజనాల కోసం అప్పటి ప్రభుత్వం రైతులను నిండా ముంచేలా అలైన్‌మెంట్ రూపొందించిందని ఆరోపించారు. రైతులకు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారంతోపాటు ప్లాటు ఇవ్వాలన్నారు. ఎకరానికి 1000–1500 ఎస్ఎఫ్‌టీ టీడీఆర్ (ట్రాన్స్‌ఫరేబుల్ డెవలప్‌మెంట్ రైట్స్), ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలోనే అన్ని పార్టీలను కలుపుకుని కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనూరు వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, జిల్లా కార్యదర్శి ఆలె చిరంజీవి, చౌటుప్పల్ పట్టణ, మండల అధ్యక్షులు కంచర్ల గోవర్దన్‌రెడ్డి, చినుకని మల్లేష్, భూ నిర్వాసితులు, నాయకులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, ముత్యాల భూపాల్‌రెడ్డి, ఊడుగు వెంకటేశం, దబ్బెటి రాములు, జంగయ్య, ప్రభాకర్ రెడ్డి, మల్లేష్, బోవయ్య, మైసయ్య, అయిలయ్య, కృష్ణ, నాగరాజు, సుధాకర్‌రెడ్డి, రాజిరెడ్డి, వేణు, దశరథ, ఉపేందర్‌రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.

నిరాశ ఉన్న మాట వాస్తవమే



ప్రజా విజయోత్సవ సభలో చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

- గత ప్రభుత్వం నిర్వాకంతోనే ఈ పరిస్థితి
- మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్ : ప్రజలు ఎన్నో ఆశలతో తమకు ఓట్లు వేసి గెలిపించారని, హామీలన్నీ అమలు కాకపోవడంతో ప్రజలంతా నిరాశ నిస్పృహల్లో ఉన్న మాట వాస్తవమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగానే హామీల అమలు ఆలస్యమవుతోందన్నారు. అయినా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల రుణ బకాయిలను మాఫీ చేయించే బాధ్యత తనదేనని అన్నారు. 50కోట్లు ఉన్నా 100కోట్లు ఉన్నా సీఎం, డిప్యూటీ సీఎంలతో మాట్లాడి పూర్తిగా మాఫీ చేయిస్తానని చెప్పారు.

పదేళ్లలో మీరేం చేశారు?

ఏడాదికే కాంగ్రెస్ పాలనపై ఏడుస్తున్నారు.. పదేళ్లలో మీరేం చేశారని రాజగోపాల్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులను నిలదీశారు. హరీష్‌రావు, కేటీఆర్, కవితలు నిత్యం ఏదో రాద్ధాంతం చేస్తూ పెడబొబ్బలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, చేనేత ఆర్‌డీడీ పద్మ, ఆర్డీవో శేఖర్‌రెడ్డి, చేనేత ఏడీ కామెల్, డీవో శ్రీనివాస్, ఏడీవో కిషన్‌నాయక్, మున్సిపల్ కమిషనర్ నర్సింహారెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, మాజీ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఘనంగా పునీత శౌరి చర్చి వార్షికోత్సవం



దివ్యబలి పూజ నిర్వహిస్తున్న రెవరెండ్ ఫాదర్ చిన్నయ్య

మఠంపల్లి: క్రీస్తు బోధనలు విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసిన ఫాదర్ శౌరి పునీతుడిగా కీర్తించబడ్డాడని రెవరెండ్ ఫాదర్ చిన్నయ్య అన్నారు. మంగళవారం మఠంపల్లిలోని శౌరీనగర్‌లో గల పునీత శౌరి చర్చి వార్షికోత్సవంలో ఆయన పాల్గొని దివ్యబలి పూజ నిర్వహించి క్రైస్తవులకు భక్తి సందేశమిచ్చారు. ఈ సందర్భంగా కాకుమాను జోసెఫ్ భక్త బృందం ఆర్కెస్ట్రాతో ఆలపించిన భక్తి గేయాలు అలరించాయి. కార్యక్రమంలో ఫాదర్లు మార్టిన్, బాల్‌రెడ్డి, ఇన్నిరెడ్డి, రాజురెడ్డి, అరుణ్, సాగర్, స్టీఫెన్, జోసెఫ్‌రెడ్డి, క్రైస్తవ పెద్దలు ఆదూరి కిశోర్‌రెడ్డి, జయభారత్‌రెడ్డి, థామస్‌రెడ్డి, చిన్నపరెడ్డి, ఆంథోనిరెడ్డి, లూర్దురెడ్డి, ఫాతిమారెడ్డి, బాలశౌరెడ్డి, జోజిరెడ్డి, ఇన్నారెడ్డి, జార్జిరెడ్డి, లూర్దుమారెడ్డి, విక్టర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో మహిళ దుర్మరణం

కోదాడరూరల్ : వాటర్ హీటర్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో మంగళవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్.నస్రీన్ (30) తన ఇంటిలో నీటిని వేడి చేసేందుకు వాటర్ హీటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కిందపడింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుడిని పిలిపించి పరీక్ష చేయించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనపై భర్త మహమూద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దొంగతనం చేసిన వ్యక్తికి జైలు.. జరిమానా

చౌటుప్పల్ : దొంగతనం చేసిన వ్యక్తికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి మహతీవైష్ణవి మంగళవారం తీర్పునిచ్చారు. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శామీర్‌పేట మండలం లచ్చిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన వారెం ఆనంద్ రెడ్డి ఐదు నెలల క్రితం చౌటుప్పల్‌లో ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ యాదగిరి విచారణ నిర్వహించగా నిందితుడు పట్టుబడ్డాడు. ఆ మేరకు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఏడు నెలల జైలు శిక్షతోపాటు వంద రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అనంతరం నిందితుడిని నల్లగొండ జిల్లా కేంద్రంలోని జైలుకు తరలించారు.

శ్రీకాంతాచారి ఆశయాలు నెరవేరుస్తాం

- ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
- గత ప్రభుత్వం తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని శంకరమ్మ ఆవేదన



శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పిస్తున్న బీర్ల అయిలయ్య , శంకరమ్మ తదితరులు

మోత్కూరు : తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి ఆశయాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలనలో నెరవేరుస్తామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సభను మంగళవారం శ్రీకాంతాచారి తల్లిదండ్రులు కాసోజు శంకరమ్మ-వెంకటాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి విగ్రహానికి బీర్ల అయిలయ్యతోపాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో బీర్ల అయిలయ్య మాట్లాడుతూ శ్రీకాంతాచారి త్యాగాన్ని తెలంగాణ చరిత్రలో ఎవరూ చెరిపివేయలేరన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో శంకరమ్మ కుటుంబానికి అన్యాయం చేసిందని, ప్రజా పాలనలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాంతాచారి ప్రాణ త్యాగంతోనే తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందన్నారు.

నీకేమైనా వ్యతిరేకం పనిచేశానా సామేలన్నా..

'నీకు, నాకు పగనా... నీకేమైనా వ్యతిరేకం పనిచేశానా...తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన నా కుమారుడు శ్రీకాంతాచారి వర్ధంతి సభకు ఎందుకు హాజరు కాలేదు'అని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్‌ను శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ప్రశ్నించారు. గత పాలకులు తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంతాచారి తమ కుటుంబం కోసం ప్రాణ త్యాగం చేయలేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేశాడని అన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి, జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొడిచేడు గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీకాంతాచారి కుటుంబానికి అన్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఉపేందర్‌రెడ్డి, మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విమలవెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, సింగిల్‌విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ జి.లక్ష్మినర్సింహారెడ్డి, సోమిరెడ్డి, అవి ఉమల్లు, సత్యనారాయణ చౌదరి, రామచంద్రు పాల్గొన్నారు.

మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య

భువనగిరి : మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భువనగిరి మండలంలోని హన్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీరాగల్ల సాయికుమార్(24) మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ మండల పరిధిలో గల ఓ కళాశాలలో డిప్లొమా చేసే క్రమంలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ విషయంలో వారి కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఉప్పల్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు సైతం నమోదయింది. ఈ విషయం బంధువులకు, స్నేహితులకు తెలిసిపోయిందని సాయికుమార్ పలుమార్లు తన తల్లిదండ్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలో మూడు నెలల నుంచి బాధపడుతూ మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే సాయికుమార్ మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత

హుజూర్‌నగర్ (చింతలపాలెం) : అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్న సంఘటన చింతలపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి చింతలపాలెంకు అక్రమంగా ఇసుకను టిప్పర్ ద్వారా తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు చింతలపాలెం గ్రామ శివారులో టిప్పర్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. జగ్గయ్యపేటకు చెందిన టిప్పర్ డ్రైవర్ రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎక్సైజ్ దాడులు.. 12 మందిపై కేసులు నమోదు



పట్టుబడిన నిందితులతో ఎక్సైజ్ సీఐ, ఎస్‌ఐలు, సిబ్బంది

హుజూర్‌నగర్ : నియోజకవర్గంలో రెండు రోజులుగా ఎక్సైజ్ అధికారులు జరిపిన దాడుల్లో 6 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, 450 కిలోల బెల్లం, 350 కిలోల పటిక, 36 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. 12 మందిపై కేసులు నమోదు చేశారు. హుజూర్‌నగర్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం ఎక్సైజ్ సీఐ జిన్నా నాగార్జునరెడ్డి కేసుల వివరాలు వెల్లడించారు. ఎక్సైజ్ సిబ్బంది ఈ నెల 1, 2వ తేదీల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో దాడులు నిర్వహించారు. చింతలపాలెం మండలం యర్రకుంట తండాకు చెందిన పద్య నర్సింహ ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా నందిగామ నుంచి నాగరాజు అతడి భార్య సుజాతతో కలిసి వారి ఆటోలో 450 కిలోల బెల్లం అక్రమంగా తీసుకొస్తుండగా దొండపాడు వద్ద ఆటోను పట్టుకుని సీజ్ చేశారు. వారితోపాటు వారికి బెల్లం విక్రయించిన నందిగామ వ్యాపారి రామకృష్ణపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అదేవిధంగా మఠంపల్లి మండలం కొత్తతండాకు చెందిన భూక్యా పీకా, భూక్యా చంటి, భూక్యా తేజ, భూక్యా వినోద్, బానోతు లచ్చిరామ్‌లు 3 ద్విచక్ర వాహనాలపై 350 కిలోల పటిక, 15 లీటర్ల సారాను అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మఠంపల్లి మండల కొత్త తండాకు చెందిన బానోతు రవీందర్ తన వాహనంపై 8 లీటర్ల సారా తరలిస్తుండగా సారా స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసి అతడిపై కేసు నమోదు చేశామన్నారు. చింతలపాలెం మండలానికి గుర్తు తెలియని వ్యక్తి 6 లీటర్ల సారా తరలిస్తుండగా పట్టుకుని వాహనాన్ని సీజ్ చేయగా అతడు పరారైనట్లు సీఐ తెలిపారు. మఠంపల్లి మండలం కొత్తతండాకు చెందిన మాలోతు శ్రీను 7 లీటర్ల సారా తరలిస్తుండగా పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. అతడి వాహనాన్ని సీజ్ చేసినట్లు సీఐ వివరించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐలు జగన్మోహన్ రెడ్డి, దివ్య, వెన్నెల సిబ్బంది రుక్మారెడ్డి, నాగయ్య, జయరాజు, నాగమణి, నాగరాజు, రవికుమార్, బాలు, నవీన్, మోయిన్, సంజయ్ పాల్గొన్నారు.

ఎయిమ్స్‌లో సర్జరీ విజయవంతం

బీబీనగర్ : మండల కేంద్రంలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో మంగళవారం ప్రసూతి, స్త్రీ జ్ఞానేంద్రియ విభాగం ఆధ్వర్యంలో మొదటిసారిగా ఎండోస్కోప్, బయోకో ప్యో స్టీయోమ్ సర్జరీని ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ ఎయిమ్స్‌లో మహిళలకు గర్భాశయ సమస్యలకు సంబంధించి వివిధ రకాల సర్జరీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇన్‌ఫెర్టిలిటీ, పాలిపెక్టోమిన్, గర్భాశయ క్రమరాహిత్యాలు, డయాగ్నోస్టిక్ తదితర వైద్యసేవలతో పాటు గైనకాలజీలోని ఎండోస్కోపీ, హిస్త్రోస్కోపీ, ప్రెగ్నెన్సీ వంటి అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.



సర్జరీలో పాల్గొన్న ఎయిమ్స్ వైద్యులు

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి



కోదాటి వాణి (ఫైల్)

తిప్పర్తి : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. తిప్పర్తి ఎస్‌ఐ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన వాణి (25)కి మామిడాల గ్రామానికి చెందిన కోదాటి శ్రీనుతో 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అనంతరం తరచూ వారిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మంగళవారం భర్త శ్రీను నిద్రలేచి చూసేసరికి వాణి మరణించి ఉంది. వెంటనే ఈ విషయాన్ని వాణి తల్లిదండ్రులకు శ్రీను తెలియజేశాడు. తన కూతురి మరణంపై అల్లుడు శ్రీను, అత్తమామలు రాములు, కన్నమ్మ, వాణి బావ కోదాటి నాగరాజు, తోటి కోడలు మౌనికలపై అనుమానం ఉందని మృతురాలి తల్లి సింగం నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తిప్పర్తి ఎస్‌ఐ సాయి ప్రశాంత్ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఖాసీంపేట శివారులో ..

చివ్వెంల(సూర్యాపేట) : అనుమానాస్పద స్థితిలో ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని ఖాసీంపేట గ్రామ శివారులో గల శ్రీ స్వామి నారాయణ్ గురుకుల పాఠశాల పక్కన ఉన్న ఎస్సారెస్పీ కాలువ వద్ద సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన వంగాల గోపాల్ (45) ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి తోటి ట్యాంకర్ డ్రైవర్లతో కలిసి భోజనాలు చేసి, అనంతరం ఎవరి వాహనంలో వారు నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున కాలువ పక్కన విగత జీవిగా పడిఉన్న గోపాల్‌ను చూసి తోటి డ్రైవర్లు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.మహేశ్వర్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఎర్రమట్టి తవ్వకాలపై విచారణ అధికారిగా నల్లగొండ ఏఎస్పీ



మాట్లాడుతున్న ఏఎస్పీ రాములు నాయక్

నవాబుపేట: వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ప్రభుత్వ భూములు, గుట్టల్లో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలపై విచారణ అధికారిగా నల్లగొండ జిల్లా ఏఎస్పీ రాములనాయక్ నియమితులయ్యారు. ఐజీ సత్యనారాయణ ఆదేశాల మేరకు రాములు నాయక్ మంగళవారం మిర్యాలగూడ సీఐ నాగరాజుతో కలిసి నవాబుపేట మండలంలోని ఆర్కతల, యావాపూర్, చిట్టిగిద్ద గ్రామాల్లో పర్యటించారు. పంచాయతీ కార్యదర్శులు, మాజీ సర్పంచులు, బాధితులను పిలిచి విచారణ చేశారు. అనంతరం నవాబుపేట పంచాయతీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించినా, కబ్జా చేసినా, ధ్వంసం చేసినా కఠిన చర్యలు తప్పవని అన్నారు.

అంబులెన్స్‌లో ప్రసవం

డిండి: పురిటి నొప్పులు రావడంతో ఓ మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో 108 అంబులెన్స్‌లోనే సాధారణ కాన్పుతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన మంగళవారం డిండి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన అంజలికి మంగళవారం సాయంత్రం పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించేందుకు భర్త శివ 108 అబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అంబులెన్స్ సిబ్బంది అంజలిని 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది ఈఎంటీ భాస్కర్, ఐటీ భీమయ్య వైద్యం చేశారు. సాధారణ కాన్పులో తల్లీ ఆడ శిశువు సురక్షితంగా ఉన్నారు.

బాక్సింగ్‌లో ఎన్‌జీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థులు మంగళవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఉపేందర్ ఫిజికల్ డైరెక్టర్ ఆదె మల్లేశం తెలిపారు. కళాశాలకు చెందిన ఎం.ముఖేష్, పి.వినయ్, ఎస్‌కె.నయీం, బి.హరీష్, ఎస్.శివకోటేష్, ఎం.ప్రణయ్, ఎండీ.సిద్దిక్ అలీ, వి.అభిరామ్ వివిధ స్థాయిల్లో ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. అమృతసర్‌లో త్వరలో జరిగే జాతీయ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరపున వీరు ఆడనున్నారన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మంగళవారం ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో సీఓఈ బి.నాగరాజు, తెలుగు ఇన్‌చార్జ్ డాక్టర్ వెల్దండి శ్రీధర్, డాక్టర్ వైవీఆర్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.



విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులు

తండ్రి మృతితో అనాథలుగా మారిన పిల్లలు



అనాథలుగా మారిన నికిష, సాత్విక్

రాజాపేట : మండలంలోని రేణికుంట గ్రామానికి చెందిన బర్ల బాలనర్సు (40) మంగళవారం ప్రమాదవశాత్తు మృతిచెందాడు. బాలనర్సు గొర్లకాపరిగా కూలి పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. గత ఏడాది ఆయన భార్య రేణుక కూడా మృతి చెందింది. వీరికి 7వ తరగతి చదువుతున్న కుమార్తె నికిష, ఐదో తరగతి చదివే కుమారుడు సాత్విక్ ఉన్నారు. కాగా ఏడాది కాలంలో భార్యాభర్తలు మృతిచెందడంతో నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఆ పిల్లలకు నాయనమ్మనే పెద్ద దిక్కు అయ్యింది.

ప్రజా సమస్యలు పరిష్కరించకుండా విజయోత్సవాలా..?

- ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం



సీపీఎం జిల్లా మహాసభలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

మిర్యాలగూడ: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతో హామీలను గుప్పించి.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగిలిన ఏ హామీలను అమలు చేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రైతులకు రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇంతవరకు అందించలేదని, రైతులందరికి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కనీసం సగం మందికి కూడా వర్తింపజేయలేదని ఆరోపించారు. మహిళలకు రూ.2,500 భృతి, ఆసరా పింఛన్ల పెంపు వంటి పథకాల ఊసే లేదన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరుగుతున్న సీపీఎం జిల్లా మహాసభల్లో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా, హామీలు అమలు చేయకుండా ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల సమస్యలను తప్పుదోవ పట్టించడానికే హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి వాటిని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. మూసీ నది వెంట ఉన్న 15వేల ఇళ్లను కూల్చి మూసీ ప్రక్షాళన చేపట్టాలని చూస్తే ఊరుకోమని, ముందే పేదలకు ఇళ్లు నిర్మించి ఆ తర్వాత మూసీ ప్రక్షాళన చేయాలన్నారు. సీపీఎం చేసిన పోరాటాలతోనే లగచర్లలో ఫార్మాసిటీని ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను అదాని, అంబాని వంటి కార్పొరేట్ శక్తులకు అప్పజెప్తూ ప్రజలపై ధరల భారం మోపుతుందని వీరభద్రం అన్నారు. దేశంలో సామరస్యంగా ఉంటున్న ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టించి బీజేపీ రాజకీయంగా పబ్బం గడుపుతుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మీ పాల్గొన్నారు.